ప్రోత్సహించేందుకే జగనన్న ఆణిముత్యాలు

కొండపల్లి(ఇబ్రహీంపట్నం): చదువులో ఉత్తమ ప్రతిభ చూపే విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం జగనన్న ఆణిముత్యాలు వంటి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని జెడ్పీ వైస్ చైర్మన్ గరికపాటి శ్రీదేవి అన్నారు. కొండపల్లి జెడ్పీ బాలికల పాఠశాలలో జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో ఎంపీపీ పాలడుగు జోత్స్నతో కలసి శనివారం ఆమె పాల్గొన్నారు. పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద, అ మ్మ ఒడి, విద్యా కానుక వంటి అనేక పథకాలు ప్రవేశపెట్టి పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నారన్నారు. టెన్త్‌లో ఉత్తమ మార్కులు సాధించిన బాలికలను నగదు, మెడల్, సర్టిఫికెట్లతో సత్కరించారు. ఎంఈఓ పుష్పలత, హెచ్‌ఎం పద్మావతి, స్కూల్ చైర్మన్ పుష్ప పాల్గొన్నారు. మూలపాడు జెడ్పీ పాఠశాలలో సర్పంచ్ భూలక్ష్మి, హెచ్‌ఎం డేవిడ్ ప్రతిభ చాటిన ముగ్గురికి నగదు, మెడల్, సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. సీఆర్పీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.


కొండపల్లి జెడ్పీ పాఠశాలలో పదో తరగతి బాలికలను సత్కరిస్తున్న జెడ్పీ వైస్ చైర్మన్ శ్రీదేవి, ఎంపీపీ జోత్స్న


వెల్వడం హైస్కూల్లో కానుకను అందజేస్తున్న తిరుపతిరావు, నరసింహారెడ్డి


సత్యాలపాడు హైస్కూల్లో ఆణిముత్యాల ప్రోత్సాహకాలు అందుకున్న విద్యార్థులు

వెల్వడంలో..

వెల్వడం(మైలవరం): మైలవరం మండలం వెల్వడం అడ్డరోడ్డులోని లకిరెడ్డి పాపులమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు టాప్ త్రీ వచ్చిన వారికి జగనన్న ఆణిముత్యాలు రూపంలో నగదు బహుమతులు పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షుడు ప్రత్తిపాటి సూరిబాబు పర్యవేక్షణలో అందజేశారు. విద్య, వైద్యం రంగాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ ఎంతో ఖర్చు చేస్తున్నారని వెల్వడం సొసైటీ అధ్యక్షుడు తోట తిరుపతిరావు తెలిపారు. వైఎస్సార్ సీపీ గ్రామపార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి పాల్గొన్నారు.

సత్యాలపాడులో..

సత్యాలపాడు(గంపలగూడెం): జగనన్న ఆణిముత్యాల కార్యక్రమంలో భాగంగా గంపలగూడెం మండలం సత్యాలపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల్లో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మొదటి మూడు స్థానాల్లో మార్కులు సాధించిన విద్యార్థులకు శనివారం నగదు పురస్కారంతోపాటు సత్కరించారు. ప్రథమ స్థానంలో నిలిచిన వెలిశాల నరేంద్ర, ద్వితీయ స్థానంలో నిలిచిన శీలం ఉమా, తృతీయ స్థానంలో నిలిచిన గుర్రాల మేఘన, నల్లగట్ల జయశ్రీకి రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన నగదు పురస్కారం మెడల్, సర్టిఫికెట్లు అందజేశారు. సర్పంచ్ గోవర్ధన్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకుడు శంకర్‌రెడ్డి, పీఎంసీ చైర్మన్ సీహెచ్ శ్రీనివాసరావు, హెచ్‌ఎం శేషంరాజు పాల్గొన్నారు.

ఇష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు

చాట్రాయి: విద్యార్థులు కష్టపడి ఇష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని తహసీల్దార్ విశ్వనాథరావు సూచించారు. చాట్రాయి జెడ్పీహైస్కూల్లో ఇటీవల 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో భాగంగా శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం ప్రథమస్థాయిలో(544) ఉత్తీర్ణత సాధించిన కుప్పాల రాకేష్ కుమార్‌కు రూ.3 వేలు, ప్రశంసాపత్రం, రెండో స్థానంలో కుష్యంత్ రఘురాం (515)కు రూ.2 వేలు నగదు, ప్రశంసాపత్రం, మూడో స్థానం సాధించిన మల్లెల యామినికి రూ.1,000 ప్రశంసాప్రత్రం అందజేశారు. వీటితో పాటు తన సొంత నిధులు రూ.1,000 చొప్పున ముగ్గురికి అందజేశారు. హైస్కూల్ హెచ్‌ఎం వీఎస్‌వీ బ్రహ్మాచారి పాల్గొన్నారు.

మునునూరులో..

ముసునూరు: నేటి ఆణి ముత్యాలైన ఉత్తమ విద్యార్థులు అందరికీ ఆదర్శంగా నిలవాలని ఎంపీపీ ఆర్.కృష్ణకుమారి సుబ్బారావు పేర్కొన్నారు. ముసునూరు జెడ్పీ హైస్కూల్లో జగనన్న ఆణి ముత్యాలులో భాగంగా గతేడాది పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్థులు అనిత, అర్చన, షాలేమురాజును హెచ్‌ఎం ఏ.సునీల అధ్యక్షతన శనివారం ఘనంగా సన్మానించి, నగదు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎంసీ చైర్‌పర్సన్ రజని, ఎంపీటీసీ సభ్యులు చీలి లక్ష్మి, టి.కృష్ణకుమారి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు ఎం.నాగవల్లేశ్వరరావు, నాయకుడు టి.రంగారావు, పాల్గొన్నారు.

చదువులో పోటీపడాలి

మునుకుళ్ల(తిరువూరు): విద్యార్థులు చదువులో పోటీపడి అత్యధిక మార్కులు సాధించాలని తిరువూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం నాగనర్సిరెడ్డి అన్నారు. మండలంలోని మునుకుళ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం జగనన్న ఆణిముత్యాలు పథకం కింద ఎంపికైన పదో తరగతి విద్యార్థినులు పోతగాని శరణ్య, యరమల దివ్యశ్రీరెడ్డి, బుచ్చాల రేణుకలకు పతకాలు, నగదు పురస్కారాలు అందజేశారు. పీఏసీఎస్ చైర్‌పర్సన్ వెదురు గోపిరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బీ వీరభద్రరావు పాల్గొన్నారు.

కలెక్టరు నుంచి పురస్కారం

తిరువూరు: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర విద్యార్థిని ఆదూరి స్వప్న పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జగనన్న ఆణిముత్యాలు జిల్లా స్థాయి పురస్కారాన్ని శనివారం అందుకున్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ఢిల్లీరావు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా స్వప్న రూ.50 వేల నగదు, ప్రశంసాపత్రం, అవార్డు అందుకున్నట్లు తిరువూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మురళీకృష్ణ తెలిపారు.

గంపలగూడెంలో..

తోటమూల(గంపలగూడెం): గంపలగూడెం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి చెందిన ముగ్గురకు విద్యార్థులు జిల్లాస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందుకున్నారు. పాఠశాలకు చెందిన కొందూరి దీప్తి, మోదుగు స్పందన, మోదుగు కీర్తన పదో తరగతిలో మొదటి మూడు స్థానాల్లో మార్కులు సాధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నగదు ప్రోత్సాహం, మెడల్, ప్రశంసా పత్రాలను విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, డీఈఓ సీవీ రేణుక నుంచి ప్రోత్సాహకాలను పొందారు.

రెడ్డిగూడెంలో..

రెడ్డిగూడెం: స్థానిక జెడ్పీ హైస్కూల్లో జగనన్న ఆణిముత్యాల నగదు ప్రోత్సాహకాలను రెడ్డిగూడెం జెడ్పీటీసీ సభ్యుడు విజయభాస్కరరెడ్డి శనివారం అందజేశారు. పాఠశాలలో 10వ తరగతి పరీక్షలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు నక్కనబోయిన గోపాల్‌కృష్ణ, పడిసల సిసింద్రీ, అల్లూరి తిరుపతిరెడ్డికి నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.

ఎ.కొండూరులో..

ఎ.కొండూరు: స్థానిక గిరిజన బాలుర ఉన్నత అశ్రమ పాఠశాలలో చదివి పదో తరగతి పరీక్షల్లో జిల్లా స్థాయి మొదటి మూడు స్థానాల్లో ఉత్తమ ఫలితాల్లో సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేసినట్లు ప్రధానోపాధ్యాయుడు పుల్లారెడ్డి శనివారం తెలిపారు. సిద్ధార్థ మెడికల్ కాలేజీ విజయవాడలో జరిగిన జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు జిల్లా స్థాయిలో గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో 10వతరగతిలో మెరుగైన ఫలితాలు సాధించిన అజ్మీర శివ 508 మార్కులు, మూడు కార్తీక్ 471 మార్కులు, భూక్య విజయకుమార్ 431 మార్కులు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు చేతుల మీదుగా మొదటి బహుమతి రూ. 50వేలు, రెండో బహుమతి రూ. 30వేలు, మూడో బహుమతి రూ. 15వేలు అందించినట్లు తెలిపారు.

మోడల్ స్కూలు విద్యార్థులకు..

తోటమూల(గంపలగూడెం): గంపలగూడెం మండలం తోటమూల ఆదర్శ పాఠశాలకు చెందిన పదో తరగతి, ఇంటర్మీడియేట్ విద్యార్థులు ఐదుగురు జిల్లా స్థాయిలో జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం ఎంపికై ప్రోత్సాహకాలను పొందారు. పదో తరగతి చెందిన ఎం. సింధు, కే ఆమూల్య జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానంలోను, ఇంటర్మిడియెట్‌కు చెందిన జి. జాహ్నవి, ఎం. మమత, కే సౌమ్యలు జిల్లా స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులుగా నగదు ప్రోత్సాహకం అందుకున్నారు.


కలెక్టరు నుంచి పురస్కారం అందుకున్న స్వప్న


రెడ్డిగూడెంలో ప్రోత్సాహకాలను అందజేస్తున్న జెడ్పీటీసీ సభ్యుడు విజయభాస్కరరెడ్డి


ప్రోత్సాహకం అందుకున్న గంపలగూడెం ఆదర్శ పాఠశాల విద్యార్థి


పురస్కారం అందుకున్న గంపలగూడెం కేజీబీవీ విద్యార్థి


విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేస్తున్న కలెక్టర్ ఢిల్లీరావు

క్లుప్తంగా

రేపు కానుకల లెక్కింపు

నెమలి(గంపలగూడెం): నెమలి వేణుగోపాల స్వామి ఆలయంలో ఈ నెల 19వ తేదీన ఉదయం తొమ్మిది గంటలనుంచి హుండీలలో కానుకలు లెక్కిస్తున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ డి. శ్రీరామ వర ప్రసాదరావు, ఆలయ కమిటీ చైర్మన్ కావూరి శశిరేఖ ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 28వ తేదీ నుంచి ఇప్పటి వరకు భక్తులు హుండీలలో వేసిన కానుకలను ఈ విడత లెక్కిస్తారని పేర్కొన్నారు.

క్రీడాపాఠశాల ప్రవేశానికి ఎంపికలు

తిరువూరు: కడపలోని డాక్టర్ వైఎస్సార్ క్రీడా పాఠశాలలో ప్రవేశం పొందగోరే విద్యార్థులకు మండల స్థాయిలోఎంపిక నిర్వహిస్తున్నట్లు తిరువూరు ఇన్‌చార్జి ఎంపీడీఓ నాగేశ్వరరావు తెలిపారు. 4, 5 తరగతులు చదివే బాలబాలికలు ఈ పాఠశాల ప్రవేశానికి అర్హులని, ఈ నెల 19న ఉదయం తొమ్మిది గంటలకు తిరువూరు జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో జరిగే ఎంపిక ప్రక్రియకు తాము చదివే పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్ తీసుకుని హాజరు కావాలని కోరారు. స్కిల్ టెస్టు నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తారని తెలిపారు. పూర్తి వివరాలకు 94947 58570లో సంప్రదించాలని కోరారు.

నిరుద్యోగ యువతకు శిక్షణ

నూజివీడు: నిరుద్యోగ యువతీ యువకుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్‌డీసీ) జిల్లా నైపుణ్యాధికారి టీ తమ్మాజీరావు శనివారం తెలిపారు. ఇందులో భాగంగా ఏపీఎస్ఎస్‌డీసీ, ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన-4.0 సంయుక్త ఆధ్వర్యంలో నూజివీడులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉన్న స్కిల్ హబ్‌లో మూడు నెలల పాటు ఎలక్ట్రీషియన్, అసోసియేటివ్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుల్లో శిక్షణ ఇస్తామన్నారు. దీనికి ఈ నెల 24వ తేదీ లోగా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ఐటీఐ చదివి 30ఏళ్ల లోపు వయస్సున్న నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న అనంతరం ఉపాధి కల్పిస్తామన్నారు. ఇతర వివరాలకు స్కిల్‌హబ్ కో-ఆర్డినేటర్ 8374039719 నంబరులో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

భూసార పరీక్షలు చేయించుకోవాలి

ఎ.కొండూరు: ఖరీఫ్ సీజన్లో అధిక దిగుడులు సాధించాలంటే భూసార పరీక్షలు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారి టిప్పు సుల్తాన్ పేర్కొన్నారు. మండలంలోని చీమలపాడులో శనివారం మట్టి నమూనాలు సేకరించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఉచితంగా భూసార పరీక్షలు చేసి నేలలో ఉండే స్వభావాన్ని బట్టి కర్బనం, నత్రజని, భాస్వరం, సూక్ష్మ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకుని వాటికి అనుగుణంగా సేంద్రియ రసాయన ఎరువులు సిఫార్సు చేయనున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని నేటి వరకు 1,479 మట్టి నమూనాలు సేకరించామని, ఈ సమూనాలను గొల్లపూడి భూసార పరీక్ష కేంద్రానికి పంపి వచ్చే ఫలితాలను బట్టి రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఏఈఓ రామచంద్రరావు పాల్గొన్నారు.

హైస్కూల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు

నూజివీడు: గొల్లపల్లిలోని జెడ్పీ హైస్కూల్‌ను డిజిటల్ విద్యలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయడంతో ప్రతి తరగతి గదిలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం రాధికారాణి మాట్లాడుతూ విద్యార్థులకు బోధన చేసేందుకు ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో వీటిని ఏర్పాటు చేసిందన్నారు. ఈ ప్యానెల్స్‌ను బ్లాక్‌బోర్డులుగా కూడా ఉపయోగించవచ్చని, చేతితోనే రాయవచ్చని, రాసిన దానిని చెరపవచ్చన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను ఉపాధ్యాయులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సర్పంచ్ వెంకటేశ్వరమ్మ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు,స్టాఫ్ సెక్రటరీ నాగిరెడ్డి పాల్గొన్నారు.

ఉపాధ్యాయులకు ఆత్మీయ వీడ్కోలు

ముసునూరు: ప్రతి ఉద్యోగికి, తన ఉద్యోగ జీవితంలో బదిలీ ఓ మజిలీ అని, ప్రతి మజిలీ లోనూ తన సమర్థతను నిరూపించుకోవాలని కాట్రేనిపాడు మెయిన్ ప్రాథమిక పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్ కంబాల దాసు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా పాఠశాల నుంచి నూజివీడు మండలానికి బదిలీ అయిన ఉపాధ్యాయులు జి.ప్రేమసుశీల, డి.కిషోర్‌బాబును శనివారం హెచ్‌ఎం డి.భాస్కర్ అధ్యక్షతన తల్లిదండ్రుల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలలో సమర్థులైన ఉపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహించి, అందరికీ ఆదర్శప్రాయులుగా, మార్గదర్శకులుగా నిలిచారన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఇద్దరిని స్థానిక ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సన్మానించారు. వైఎస్సార్ సీపీ గ్రామ అధ్యక్షుడు రాంబాబు పాల్గొన్నారు.

వైఎస్సార్ సీపీ పారదర్శక పాలన

ఎమ్మెల్యే రక్షణనిధి

గాదెవారిగూడెం(గంపలగూడెం): రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పారదర్శకపాలన కొనసాగిస్తోందని తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి అన్నారు. గంపలగూడెం మండలం ఊటుకూరు-2 సచివాలయం పరిధిలోని గాదెవారిగూడెంలో శనివారం ఎమ్మెల్యే గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని అన్ని వీధుల్లో తిరుగుతూ ఇంటింటికీ వెళ్లి అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజలు ఏమైనా సమస్యలను ఎదుర్కొంటున్నారా? అని ఆరా తీశారు. ముగింపు సందర్భంగా మూడు రోడ్ల సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ గడచిన నాలుగు సంవత్సరాలుగా నవరత్నాల పథకాలను అవినీతికి, దళారులకు తావులేకుండా నేరుగా ముఖ్యమంత్రి బటన్‌నొక్కి లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌లకు జమ చేస్తున్నారని తెలిపారు. లబ్ధిదార్ల ఎంపికను అర్హతే ప్రామాణికంగా వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా నిర్వహిస్తున్నట్లు వివరించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్య, వైద్యరంగాలకు ప్రాధాన్యం ఇచ్చి ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నారన్నారు. కాగా 1,200 మంది జనాభా కల్గిన చిన్న గ్రామంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.8.72కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా రూ.7.51 కోట్లు, అభివృద్ధి పథకాల ద్వారా రూ.1.21 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా గ్రామస్తులు తన దృషికి తెచ్చిన సమస్యల పరిష్కారానికి సచివాలయ నిధులు రూ.10 లక్షలు విడుదల చేస్తామన్నారు. రైతుల పొలాలకు వెళ్లే రెండు రహదార్లలో గ్రావెల్ రోడ్డు ఏర్పాటు, అంతర్గత రహదార్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం, అవసరం ఉన్న చోట విద్యుత్‌లైన్ల ఏర్పాటుకు ఈ నిధులు ఖర్చు చేస్తామని తెలిపారు. గాదెవారిగూడెం మాజీ సర్పంచ్ తుటారి శ్రీనివాసరావు, ఎంపీపీ గోగులమూడి శ్రీలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు కోట శామ్యూల్ ఎంపీడీఓ వై పిచ్చిరెడ్డి పాల్గొన్నారు.


సంక్షేమ పథకాల బ్రోచర్ అందజేస్తున్న ఎమ్మెల్యే రక్షణనిధి

ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే..!

- నూజివీడులో బైపాస్ రోడ్డు నిర్మాణానికి సన్నద్ధం
- రూ.25 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
- ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు కృషి ఫలితం

నూజివీడు: రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నూజివీడు పట్టణానికి సంబంధించి మైలవరం రోడ్డు నుంచి విస్సన్నపేట రోడ్డువరకు బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఎమ్మె ల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు కృషితో రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యాయి. బైపాస్‌రోడ్డు నిర్మాణం పూర్తయితే పట్టణంలో ట్రాఫిక్ కష్టాలకు తెరపడినట్లేనని రాజకీయవర్గాలతోపాటు స్థానికులు పేర్కొంటున్నారు. ట్రిపు ల్ ఐటీ వెనుక భాగం నుంచి గొడుగువారిగూడెం మీదుగా పెద్దచెరువు కలంగి పైభాగాన విస్సన్నపేట రోడ్డుకు బైపాస్ కలుస్తుంది. ఈ బైపాస్ నిర్మాణానికి దాదాపు 22.50 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, దీనికి సంబంధించి ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్‌ను సైతం విడుదల చేసింది.

4.30 కిలోమీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో నిర్మాణం

బైపాస్ రోడ్డును మైలవరం రోడ్డు వద్ద నుంచి విస్సన్నపేట రోడ్డు వరకు గొడుగువారిగూడెం ఎగువ భాగం మీదుగా నిర్మించనున్నారు. రోడ్డు పొడవు మొత్తం 4.30 కిలోమీటర్లు కాగా, వెడల్పు 10మీటర్లు (33 అడుగులు). ఈ మార్గంలో బిల్లుడు వాగుపై వంతెన నిర్మించడంతో పాటు మరో రెండు కల్వర్టులను నిర్మిస్తారు. బైపాస్ రోడ్డుకు అవసరమైన భూమిని సేకరించేందుకు ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు భూముల యజమానులతో నిరంతరం చర్చిస్తూ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ భూమిని ఇచ్చేలా అంగీకరింపజేశారు.

ట్రాఫిక్ కష్టాలకు తెర

హైదరాబాద్ నుంచి ఏలూరు వైపు వెళ్లే భారీ వాహనాలతో పాటు ఇబ్రహీంపట్నం, కొండపల్లి, జీ కొండూరు, గంపలగూడెం మండలం వినగడప ప్రాంతాల్లో ఉన్న స్టోన్ క్రషర్ల నుంచి కంకర లారీలు నిత్యం నూజివీడు మీదుగా పశ్చిమగోదావరి జిల్లాకు రాకపోకలు సాగిస్తుంటాయి. 40 నుంచి 60 టన్నుల లోడుతో భారీ వాహనాలు పట్టణంలోకి వస్తుండటంతో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెవెన్యూ డివిజన్ కేంద్రమైనప్పటికీ నూజివీడులో రోడ్లు చాలా ఇరుకుగా ఉంటాయి. దీంతో దుకాణాల వద్దకు వచ్చేవారు తమ ద్విచక్ర వాహనాలను రోడ్లపైనే పెడుతుంటారు. ఇదే సమయంలో భారీ వాహనాలు పట్టణంలోకి వస్తుండటంతో నిత్యం ట్రాఫిక్ స్తంభిస్తూ వాహన చోదకులతో పాటు స్థానికులకు నరకం కనిపిస్తోంది. అంతేగాకుండా భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో రోడ్లు కూడా దెబ్బతింటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు కృషితో బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.25కోట్లు మంజూరు కావడంతో బైపాస్ రోడ్డు నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే నూజివీడుకి ట్రాఫిక్ కష్టాలు తీరినట్లేనని పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

నూజివీడు: స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రభుత్వం అందిస్తోన్న తోడ్పాటుతో ఆర్థికంగా బలోపేతం కావాలని మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రామిశెట్టి మురళీకృష్ణ అన్నారు. పట్టణంలోని అమర్‌భవన్ ఆవరణలో శనివారం స్వయం సహాయక సంఘాల మహిళలు మెప్మా అర్బన్ మార్కెట్‌ను పలువురు ప్రజాప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని ప్రభుత్వం భావిస్తోందన్నారు. అందుకే స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు రూ.20లక్షల వరకు లింకేజీ రుణాలను అందిస్తోందన్నారు. ఈ నగదుతో మహిళలు వ్యాపారాలను ప్రారంభించి అభివృద్ధి చెందాలన్నారు. అర్బన్ మార్కెట్‌లో ప్రజలకు అవసరమైన వినూత్న వస్తువులను ప్రదర్శించడం ద్వారా కొనుగోళ్లు పెరుగుతాయన్నారు. నాణ్యతకు పెద్దపీట వేసి విక్రయాలను పెంచుకోవాలని సూచించారు. హస్తకళ వస్తువులు, కొండపల్లి బొమ్మలు, నాణ్యమైన ఆహార ఉత్పత్తులు తదితర వాటిని ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలను ఆకర్షించవచ్చన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనారిటీ విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షుడు పిళ్లా చరణ్, కొప్పుల వెలమ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ గొర్రెల మాధవి, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటగిరి పూర్ణిమ, కౌన్సిలర్లు బాణావతు రంగారావు, నవుడు నాగమల్లేశ్వరరావు, కొడవటి రాంబాబు, నాయకులు షేక్ మస్తాన్, పామర్తి రాధాకృష్ణ, ఆదపురెడ్డి నాగేశ్వరరావు పాల్గొన్నారు.


నూజివీడు మెప్మా అర్బన్ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన వస్తువులను పరిశీలిస్తోన్న ప్రజాప్రతినిధులు

గృహ నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలి

నూజివీడు: జగనన్న కాలనీల్లో లబ్ధిదారులు గృహ నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని హౌసింగ్ ఈఈ వీ శ్రీదేవి పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం మండలంలోని సర్పంచ్‌లకు, గ్రామ సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఈ మాట్లాడుతూ గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.80 లక్షలను అందిస్తోందని, రాయితీపై సిమెంట్, ఇనుము, ఇసుకను సరఫరా చేస్తున్నందున వచ్చిన అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జెడ్పీ వైస్ చైర్మన్ కృష్ణంరాజు మాట్లాడుతూ ఇళ్లు లేని పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా పక్కా గృహాలను మంజూరు చేశారని, గతంలో ఏ ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయలేదన్నారు. ఎంపీడీఓ వీఏ విజయ్‌కుమార్, హౌసింగ్ ఏఈ వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ నాయకులు రాంబాబు, అశోక్ పాల్గొన్నారు.


సమావేశం నిర్వహిస్తున్న హౌసింగ్ ఈఈ శ్రీదేవి, పక్కన జెడ్పీ వైస్ చైర్మన్ కృష్ణంరాజు

అక్రమంగా చేపల చెరువు తవ్వకాలు

అడ్డుకున్న రెవెన్యూ, పోలీసు యంత్రాంగం

రెడ్డిగూడెం: మండలంలోని కుదప రెవెన్యూ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా చేపల చెరువు తవ్వకాలను శనివారం రెవెన్యూ, పోలీసు అధికారులు అడ్డుకున్నారు. కుదప గ్రామం రెవెన్యూ పరిధిలోని ఓబులాపురం నాగసానిపాటి వారి చెరువుకు వెళ్లే సప్లై ఛానల్‌ను అనుకుని ఉన్న సర్వే నంబర్ 449/1లో ఉయ్యూరు ఆంజిరెడ్డికి చెందిన సుమారు. 9.41 ఎకరాల వరి మాగాణి భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా చేపల చెరువు తవ్వకాలు సాగుతున్నాయి. ఈ చేపల చెరువు తవ్వడం వల్ల ఓబులాపురం నాగసానిపాటి చెరుకు నీళ్ల వెళ్లడం ప్రశ్నార్థకమవుతుందని ఆయకట్టు కింద సుమారు 350 ఎకరాలను భూమిని 200 మంది రైతులు సాగు చేసుకుంటున్నారని, అధికారులకు ఆయకట్టు రైతులు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు, పోలీసుయంత్రాంగంతో కలసి సంఘటన స్థలానికి చేరుకుని చేపల చెరువు పనుల తవ్వకాలను నిలుపుదల చేయించారు. తహసీల్దార్ ఎం. పాల్ మాట్లాడుతూ చేపల చెరువుల తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని, ఎవరైనా చేపల చెరువును అక్రమంగా తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రుణాలపై అవగాహనఉండాలి

ఏ.కొండూరు: డ్వాక్రా మహిళలకు మంజూరు చేస్తున్న రుణాలపై అవగాహన ఉండాలని జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ కే శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్థానిక మండల వెలుగు కార్యాలయంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ బ్యాంక్ లింకేజీ రుణాలు, జగనన్న తోడు, స్త్రీనిధి, సీఐఎఫ్, ఉన్నతి పలు రకాల రుణాలపై అవగాహన కల్పిస్తూ గ్రూపు సభ్యులకు అవసరమైన రుణాలు మంజూరు చేయించాలని సూచించారు.

రేపు నెమలి ఆలయంలో వేలంపాట

నెమలి(గంపలగూడెం): గంపలగూడెం మండల నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో వివిధ అంశాలకు సంబంధించి సోమవారం బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ డి.శ్రీరామ వర ప్రసాదరావు, ఆలయ కమిటీ చైర్మన్ కావూరి శశిరేఖ ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయంలో ఏడాది పాటు కొబ్బరి చెక్కలు పోగుచేసుకునే హక్కు కల్పించేందుకు, ఆలయ ప్రాంగణంలో పలు స్థలాల్ల కొబ్బరికాయల విక్రయించుకునేందుకు ఆలయానికి చెందిన రెండు దుకాణాలు అద్దెఖరారుకు, ఆలయానికి చెందిన వ్యవసాయభూమి కౌలు నిర్ధారణకు వేలం పాట నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

నేడు ఏకాదశ రుద్రాభిషేకం

తిరువూరు: స్థానిక సత్యసాయి సేవా సమితి ఆవరణలో ఈ నెల 18న మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్లు సేవాసమితి తెలిపింది. ఉదయం 6.30 గంటలకు నగర సంకీర్తన, తదుపరి గోపూజ, రుద్రాభిషేకం కార్యక్రమాలు జరుగుతాయని, భక్తులు పాల్గొనాలని కోరారు.

నేడు వైద్యశిబిరం

తిరువూరు: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఐదు గంటలకు తిరువూరులో మధుమేహ వ్యాధిగ్రస్తుల ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు వేదిక పట్టణ అధ్యక్షుడు పాపారావు తెలిపారు. ఫ్యాక్టరీ సెంటర్లోని నాగార్జున స్కూలు ఆవరణలో మధుమేహం, రక్తపోటు, మూర్ఛవ్యాధిగ్రస్తులను డాక్టర్లు పరీక్షించి అవసరమైన మందులు ఇస్తారని పేర్కొన్నారు.

అత్యధికంగా ధాన్యం కొనుగోలు

మైలవరం: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో రబీ ధాన్యం కొనుగోళ్ళు అత్యధికంగా జరిగినట్లు మైలవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అప్పిడి సత్యనారాయణరెడ్డి శనివారం తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2019, ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2023 మే 6వ తేదీ వరకు 1.15 కోట్ల టన్నులు ధాన్యం కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల కాలంలో కేవలం 91.17 టన్నులు ధాన్యం కొనుగోలు చేసిందని తెలిపారు. 2,636 రైతు భరోసా కేంద్రాలు ద్వారా 66 వేల మంది రైతుల నుంచి రూ.1,315కోట్ల విలువైన 6.18 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తడిసి, మొలకెత్తిన ధాన్యం సైతం కొనుగోలు చేసి, వాటిని బాయిల్డ్ రకాలుగా గుర్తించి రైతులకు మద్దతు ధర చెల్లించినట్లు పేర్కొన్నారు.

రేపు ప్రాంగణ ఎంపికలు

నూజివీడు: పట్టణంలోని శ్రీ సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో ఈ నెల 19న హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలను నిర్వహిస్తున్నట్లు చైర్మన్ మేడా మోహన్‌రావు శనివారం తెలిపారు. ఉదయం 10గంటల నుంచి నిర్వహించే ఈ ప్రాంగణ ఎంపికలో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పాలిటెక్నిక్, ఫార్మసీ విద్యార్థులు పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రాంగణ ఎంపికలకు హాజరయ్యే విద్యార్థులు తమ విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్లను తీసుకురావాలని పేర్కొన్నారు.